సాక్షి
కృష్ణాజిల్లా
బుధవారం ; 9 ; ఆగస్టు ; 2023



బంగారు మంగళసూత్రాలు సమర్పణ

మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో అమ్మవార్లకు చీరాల గ్రామస్తులు ఎం. నాగేశ్వరావు, అనిత దంపతులు 15.98 గ్రాముల బంగారపు మంగళ సూత్రాలు, నానుతాళ్లు అందజేశారు.



36,699 బస్తాల మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 35,468 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 36,699 బస్తాలు అమ్మకాలు జరిగాయి.



చిరువ్యాపారులకు వరం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీధి విక్రయదారుల ఆత్మ నిర్భర నిధి (పీఎం స్వానిధి) పథకం చిరు వ్యాపారులకు వరం లాంటిదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. -8లో▸

న్యూస్‌రీల్

ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీసుల సందర్శన



బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఏపీఎస్ ఆర్టీసీ అందిస్తున్న కార్గో సర్వీస్‌లను తమిళనాడు ట్రాన్స్‌పోర్టు ఉన్నత స్థాయి బృందం మంగళవారం పరిశీలించింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని పార్సిల్ బుకింగ్ కౌంటర్, లగేజీ డెలివరీ పాయింట్‌లను, కొరియర్ సర్వీస్ కౌంటర్‌లను సందర్శించి నిర్వహణ, పని విధానం గురించి ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకుంది. తమిళనాడులో కూడా కార్గో సేవలను విస్తృతంగా ఏవిధంగా అభివృద్ధి చేయవచ్చో, ఇక్కడ అభివృద్ధి చేసిన విధంగా తమ రాష్ట్రంలో వాటిని అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను వారు పరిశీలించారు. తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ జీఎం వి.గుణశేఖరన్, డీఎం సెల్వ కుమార్, ఏఎంలు జె.మాణిక్యం, కుమారన్, విజయవాడ డీసీటీఎం జాన్ సుధాకర్, కమర్షియల్ డీసీటీఎం చంద్రశేఖర్, శేషగిరిరావు, సీటీఎం బషీర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

అనుముల్లంక సర్పంచ్‌కు ఆహ్వానం



అనుముల్లంక(గంపలగూడెం): జలజీవన్ మిషన్ ఆపరేషన్ మేనేజ్‌మెంట్ స్కీమ్‌లో ఉత్తమ పనితీరుకు గానూ గంపలగూడెం మండలం అనుముల్లంక గ్రామ పంచాయతీ ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్ జిల్లా కో-ఆర్డినేటర్ రామకృష్ణ మాట్లాడుతూ 2019 నుంచి 2023వ సంవత్సరం వరకు రక్షిత మంచినీటి సరఫరా విభాగంలో తీసుకున్న చర్యలు, వాటిని ఆన్‌లైన్ నమోదులను పరిగణనలోకి తీసుకొని జాతీయస్థాయిలో ఎంపిక చేసిన గ్రామాల్లో అనుముల్లంక కూడా ఒకటని చెప్పారు. దీంతో ఆగస్టు 15న ఢిల్లీలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనేందుకు సర్పంచ్ అత్తునూరి దీప్తికి ఆహ్వానం లభించిందన్నారు.

టిడ్కో గృహాల వద్ద పనులు వేగంగా పూర్తి



మచిలీపట్నంటౌన్: నగరంలోని 32వ డివిజన్ గో సంఘం, మండల పరిధిలోని రుద్రవరం ప్రాంతాల్లోని టిడ్కో గృహ సముదాయాల వద్ద తాగునీటి అవసరాలకు సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు వేగవంతంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. గృహసముదాయాలను మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పనులను రానున్న రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల పనుల పురోగతి, పెండింగ్ పనులను పూర్తి చేయటం, ఎస్‌టీపీల నిర్మాణాలపై అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్షించారు. గో సంఘం వద్ద 864 ఫ్లాట్లు, రుద్రవరంలో 1440 ఫ్లాట్ల పనులను, రోడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతుల కల్పన పూర్తయ్యిందని అయితే ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, విద్యుత్‌సౌకర్యం మరో రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు సంబంధించిన పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు. బందరు ఆర్డీవో ఐ కిషోర్, టిడ్కో ప్రాజెక్టు అధికారి బి. చిన్నోడు, కమిషనర్ చంద్రయ్య, తహసీల్దార్ శ్రీవిద్య, ఎలక్ట్రికల్ ఈఈ ఎం. భాస్కరరావు, టిడ్కో డీఈ డీవీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

టీపీఎల్ క్రికెట్ లీగ్ విజేతగా కూల్ క్రూయిర్స్

సాక్షి, అమరావతి: 'ప్రైమ్ నార్త్' తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (టీపీఎల్) క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో కూల్ క్రూయిర్స్ జట్టు విజేతగా నిలిచినట్టు టీపీఎల్ చైర్మన్ కందుకూరి భారతి తెలిపారు. ఆదివారం ఇంగ్లాండ్‌లోని లాంగ్లీ స్లౌ క్రికెట్ క్లబ్ మైదానంలో ఫైనల్స్ నిర్వహించామన్నారు. ద్వితీయ స్థానంలో డీజే వారియర్స్, తృతీయ స్థానంలో వైజాగ్ బ్లూస్ జట్లు గెలుపొందాయన్నారు. ఈ ఏడాది 10 జట్లతో 14 వారాల పాటు 51 మ్యాచ్‌లతో లీగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఉత్తమ బౌలర్‌గా వైజాగ్ బ్లూస్‌కు చెందిన శ్రీధర్(21 వికెట్లు), ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా డీజే వారియర్స్‌కు చెందిన పవన్‌కుమార్ (274 పరుగులు)నిలిచారన్నారు. తొలిసారిగా మహిళా క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఐటీ ట్రీ వారియర్స్, గెలాక్సీ గరల్స్ మధ్య పోటీలో గెలాక్సీ గరల్స్ గెలుపొందినట్టు పేర్కొన్నారు.

అ..అంగన్‌వాడీ ఆ..ఆరోగ్యం

కేంద్రాలలో సంపూర్ణ ఆహారం
- వైఎస్సార్ సంపూర్ణ పోషణతో గర్భిణులు, బాలింతలకు ఆసరా
- చిన్నారులకు పౌష్టికాహారం
- అందరికీ సక్రమంగా అందేలా నిరంతర పర్యవేక్షణ
- హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు



వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో గర్భిణులు, బాలింతలు

పెడన: తల్లీబిడ్డలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని వారికి అందిస్తున్నాయి. వైఎస్సార్ సంపూర్ణ పోషణతో గర్భిణులు, బాలింతలు రక్తహీనతను అధిగమించి ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. చిన్నారులకు కూడా క్రమం తప్పకుండా మంచి ఆహారం అందించడంతో పౌష్టికాహార లోపం నుంచి బయటపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీలకు వచ్చే ఆహారం దుర్వినియోగమయ్యేది. చిన్నారులకు కోడిగుడ్లు సక్రమంగా అందే పరిస్థితి ఉండేది కాదు. టీడీపీ హయాంలో ఉన్న విధానాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు పూర్తిగా మారిపోయింది.

కృష్ణా జిల్లాలో పరిస్థితి..

కృష్ణాజిల్లాలో ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. అవనిగడ్డ, బంటుమిల్లి, గన్నవరం, గుడివాడ, కంకిపాడు, మచిలీపట్నం, మొవ్వ, పామర్రుల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 1,707 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 83,160 మంది చిన్నారులు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. వీరి ఎదుగుదల, రక్తహీనత, బరువు తక్కువ ఉన్నవారికి, ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు ఉండే వారి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇక బాలింతలు 6,982 మంది, గర్భిణులు 8,972 మంది నమోదై ఉన్నారు. చిన్నారులకు బాలామృతం.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, చిక్కీలు, రాగి పిండి, ఎండు ఖర్జూరం, జొన్నపిండి, అటుకులు వంటి బలవర్థక ఆహార పదార్థాలు ఇవ్వడం ద్వారా రక్తహీనతను అధిగమించేలా సాయపడుతున్నారు.



అంగన్‌వాడీలో కేంద్రంలో చిన్నారులు

నిరంతర పర్యవేక్షణ..



ప్రభుత్వం అందజేస్తున్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఇంటి వద్దకే కిట్లు పంపిణీ చేయడం బాగుంది. గర్భవతి అయిన వెంటనే సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో వారే వచ్చి నా పేరు నమోదు చేసుకున్నారు. నా ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ సూచనలు ఇస్తున్నారు.

– యు.హేమసాయి, గర్భిణి, చెన్నూరు, పెడన

ఆడపడుచులకు అండగా ..



ఆడపడుచులకు అండగా సీఎం జగన్ అన్న ఉంటున్నారు. ప్రస్తుతం కిట్ల రూపంలో ఇస్తున్న పౌష్టికాహారం చాలా బాగుంది. దీనిని తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ కిట్లు ఇంటికి తీసుకువచ్చి అందిస్తున్నారు. తల్లీ బిడ్డా ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం శుభ పరిణామం.

– జి. జ్యోతి, బాలింత, చెన్నూరు, పెడన

పారదర్శకంగా అందజేస్తున్నాం

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం. గతంలో బరువు తక్కువ ఉన్న చిన్నారులకు మాత్రమే కోడిగుడ్లు ఇచ్చేవాళ్లం. ప్రస్తుతం అందరికీ పంపిణీ చేస్తున్నాం. పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అలాగే టీహెచ్‌ఆర్(టేక్ హోం రేషన్) కార్యక్రమాన్ని ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోంది. పది రకాల సరుకులున్న కిట్లను బాలింతలకు, గర్భిణులకు ఇంటికి తీసుకువెళ్లి ఇస్తున్నాం.

– ఎస్. సువర్ణ, ఐసీడీఎస్ పీడీ, మచిలీపట్నం

స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

చిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కృష్ణా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సందేశం ఇవ్వనున్నారన్నారు. ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ సంక్షేమశాఖలు అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని, శకటాలను ప్రదర్శించాలన్నారు. జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ మాట్లాడుతూ విద్యార్థులచే దేశభక్తి గేయాలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ఏఎస్పీ శ్రీహరిబాబు, డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏఎస్పీ ఎస్‌పీడీ ప్రసాద్, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ జి. గీతాబాయి, డీఈవో తాహెరాసుల్తానా పాల్గొన్నారు.

ఆడుదాం.. అదరగొడదాం



మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక చిత్రంలో ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్, కలెక్టర్ రాజాబాబు, జేసీ అపరాజితాసింగ్

- క్రీడాస్ఫూర్తిని పెంచేలా 'ఆడుదాం ఆంధ్రా' నిర్వహణ
- అవగాహన సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ హారిక
- పాల్గొన్న క్రీడలశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్, కలెక్టర్ రాజాబాబు

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా వ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని పెంపొందించే విధంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన, క్రీడలశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమ నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హారిక మాట్లాడుతూ సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా రూపొందించారన్నారు. ప్రభుత్వం ఒక వైపు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని పెంపొందించే విధంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలను నిర్వహించటం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు బహుమతులు అందుకునే గొప్ప అవకాశాన్ని కల్పించామన్నారు.

అక్టోబర్ 2న ప్రారంభం..

వాణీమోహన్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని, నవంబర్ 8వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల గ్రామసచివాలయాలు, 4 వేల వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు పురుషులు, మహిళలకు వేరువేరుగా నిర్వహిస్తున్నామన్నారు. దీనికి తోడు యోగా, టెన్నికాయిట్, నడక, పరుగు పందెం, జాగింగ్, లెమన్‌స్పూన్ పందేలు, సంప్రదాయ ఆటలు కూడా కొనసాగుతాయన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ నెల 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపాలన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. జేసీ అపరాజితాసింగ్, క్రీడల సాధికార సంస్థ సీఈవో శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఝాన్సీలక్ష్మీ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ప్రాధాన్య భవన నిర్మాణాలపై ఫోకస్

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాల ప్రగతిపై పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 268 గ్రామ సచివాలయాలు, 260 రైతు భరోసా కేంద్రాలు, 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు మొత్తం 767 ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలను నాణ్యతతో త్వరితగతిన చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరిన 100కు పైగా భవనాలను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ ప్రారంభం కాని, ప్రారంభమై వివిధ స్థాయిలలో ఉన్న వాటిని వేగవంతం చేయాలన్నారు. రూఫ్ దశ కంటే తక్కువగా పనులు జరుగుతున్న 70 భవనాలు పెండింగ్‌లో ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన భవనాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. బిల్లుల చెల్లింపు పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. వారం వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పూర్తి లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఎస్ఈ, ఏ. నాగేశ్వరరావు డివిజనల్ ఇంజినీర్లు, ఏఈలు పాల్గొన్నారు.

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

బస్సులో వదిలేసిన రూ.1.70లక్షలు ప్రయాణికుడికి అందజేత



ప్రయాణికుడికి సిబ్బంది సమక్షంలో బ్యాగును అందిస్తున్న ఆర్టీసీ అధికారులు

బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఓ ప్రయాణికుడు పొగొట్టుకున్న విలువైన బ్యాగును తిరిగి అతనికి అప్పగించి ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. మంగళవారం ఉదయం 7గంటలకు జగ్గయ్యపేట డిపో నుంచి విజయవాడ వస్తున్న బస్సు (ఏపీ16 టీజీ 5578)లో గొరవరానికి చెందిన బద్దూరీ నర్సిరెడ్డి అనే ప్రయాణికుడు గుంటూరులోని తన కుమార్తె దగ్గరకు వెళ్తూ పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో దిగాడు. అయితే బస్సు దిగే హడావుడిలో తనతో పాటు తీసుకు వస్తున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయాడు. తర్వాత విషయాన్ని గ్రహించి బస్టాండ్‌లోని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. వారు వెంటనే స్పందించి సంబంధిత బస్సు కండక్టర్ వీవీ సురేష్, డ్రైవర్ రవీంద్ర నాయక్‌లకు ఫోన్ ద్వారా తెలియ పర్చటంతో వారు ఆ బ్యాగును గుర్తించి, జాగ్రత్తగా భద్రపరిచి పండిట్ నెహ్రూ బస్టేషన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.కేదారేశ్వరరావుకు అందజేశారు. బ్యాగులో రూ.1.70లక్షలతో పాటు విలువైన పత్రాలు ఉన్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుడి వద్ద నుంచి టికెట్, తగిన సాక్ష్యాలను తీసుకుని కృష్ణలంక పోలీసుల సమక్షంలో ప్రయాణికుడికి బ్యాగును అందజేశారు. ప్రయాణికుడు సంతోషంతో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీకి కృతజ్ఞతలను తెలిపాడు.

• జెండాతో ఉపాధి పండుగ



విజయవాడకు జెండా పండుగ ముందే వచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవానికి అవసరమైన జెండాలను తయారు చేసే పనిలో చేతి వృత్తిదారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా దర్జీలకు చేతి నిండా పనిదొరికింది. ఎక్కడ చూసిన మువ్వన్నెల జెండాలే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల కుట్టు మిషన్లపై, మరికొన్ని చోట్ల జెండా క్లాత్‌ను కత్తిరిస్తూ.. మరో చోట ముస్తాబైన జెండాలను ప్యాకింగ్‌తో అంతా సందడి వాతావరణం కనిపిస్తోంది. విజయవాడ మాచవరం వద్ద జెండాలను కుట్టు మిషన్‌పై పని చేస్తున్న మహిళలను చిత్రంలో చూడొచ్చు.

– సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ

బడుగులకు గొడుగు



ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ప్రేమలత. విజయవాడలో ఉంటోంది. వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బీఈడీ వరకూ చదువుకున్న ప్రేమలత ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో ఏదైనా బిజినెస్ చేయాలన్న తలంపుతో బయట నిర్వహించిన ఓ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోకు వెళ్లారు. డ్రై క్లీనింగ్ యూనిట్ లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన మార్కెట్ సర్వే చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న, వైఎస్సార్ బడుగు వికాసంలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఆమెకు రూ. 40 లక్షలను మంజూరు చేసింది. దీనిలో ప్రభుత్వం 45శాతం సబ్సిడీగా అందించింది. ఫలితంగా సూరంపల్లి పారిశ్రామికవాడలో డ్రై క్లీనింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 10మంది పనిచేస్తున్నారు. యూనిట్ విజయవంతంగా నడుస్తోందని, ప్రభుత్వ తోడ్పాటును మరిచిపోలేమని ప్రేమలత కొనియాడుతున్నారు.



ఎస్సీ, ఎస్టీల ఆర్థిక వికాసానికి ప్రభుత్వ తోడ్పాటు
- పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జగనన్న, వైఎస్సార్ బడుగు వికాసం పథకం
- పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు
- పెద్ద ఎత్తున సబ్సిడీలు, రాయితీలు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ, ఎస్టీల ఆర్థిక వికాసానికి జగనన్న, వైఎస్సార్ బడుగు వికాసం పథకం బాటలు వేస్తోంది. ఆయా వర్గాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేలా తోడ్పాటునందిస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపెడుతోంది. ఈ పథకం కింద పరిశ్రమల స్థాపనకు, చేతి వృత్తుల ద్వారా జీవించే యువతకు అవసరమైన రాయితీలు, సబ్సిడీలు అందిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకుంటున్న జిల్లాలో ఎస్సీ, ఎస్టీల్లోని యువ పారిశ్రామికవేత్తలు సొంతంగా పరిశ్రమలు స్థాపించి ఎందరో యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

పరిశ్రమల స్థాపనే లక్ష్యం..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 2020లో వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకం ప్రవేశపెట్టి.. ప్రత్యేక పాలసీని రూపొందించింది. ఎస్సీ, ఎస్టీలు కేవలం శ్రామికులుగా మాత్రమే మిగిలిపోకూడదని, వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి 45 శాతం సబ్సిడీ అందిస్తోంది. గరిష్టంగా రూ. 1.20కోట్లు సబ్సిడీగా అందిస్తోంది. పారిశ్రామికవాడల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 7 శాతం మేర ఇండస్ట్రియల్ పార్కుల్లో భూములు కేటాయిస్తోంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే యువతకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తోంది. నైపుణ్యాల పెంపునకు స్కిల్ డెవలప్మెంట్, ఫెసిలిటేషన్ కార్యక్రమాలను చేపడుతోంది. నివాస భూములు, వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చేందుకు ప్రభుత్వమే రాయితీ ఇస్తోంది. స్టాంపు డ్యూటీ, పెట్టుబడి రాయితీ, వడ్డీ రాయితీ, క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్ రుసుముల్లో రాయితీలు కల్పిస్తోంది. పావలా వడ్డీ రుణాలు అందిస్తోంది. విద్యుత్ సబ్సిడీ అందిస్తోంది.



సూరంపల్లి పారిశ్రామికవాడలో స్థాపించిన డ్రై క్లీనింగ్ యూనిట్

ఎన్టీఆర్ జిల్లాలో..

కులం	యూనిట్లు	మంజూరైన మొత్తం(రూ.కోట్లలో)
ఎస్సీ	345	33.32
ఎస్టీ	102	6.93

కృష్ణా జిల్లాలో..

కులం	యూనిట్లు	మంజూరైన మొత్తం (రూ.కోట్లలో)
ఎస్సీ	232	18.93
ఎస్టీ	12	0.5

దేశంలో ఎక్కడా ఇంత సబ్సిడీ లేదు..



ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడుగు వికాసం పథకం ఎంతో మేలు చేస్తోంది. ఉపాధికి బాటలు వేస్తోంది. పరిశ్రమల స్థాపనకు 45శాతం సబ్సిడీ అందిస్తోంది. వస్తు తయారీ పరిశ్రమల స్థాపనకు గరిష్టంగా రూ. 1.20 కోట్లు సబ్సిడీ అందిస్తోంది. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ లేదు.

– వికాస్, సిక్కి, కో ఆర్డినేటర్

యువత ముందుకు రావాలి..



పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే జిల్లా ప్రగతి సాధ్యమవుతుంది. బడుగు వికాసం పథకం కింద ఔత్సాహిక ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలను అన్ని విధాల ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నాం. మల్లవల్లి, చల్లపల్లి, వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంది. ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి.

– వెంకటరావు, జీఎం, పరిశ్రమల శాఖ, కృష్ణా జిల్లా

అన్నదానం ఎఫ్‌డీలు రూ. 96.54 కోట్లు

దుర్గగుడి ఈవో భ్రమరాంబ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అన్నదానానికి వచ్చిన రూ.96.54 కోట్లు వివిధ బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ)గా ఉన్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. గత రెండేళ్లలో అన్నదానానికి విరాళాలు భారీగా పెరిగినట్లు చెప్పారు. 2020-21 నాటికి రూ. 71.94 కోట్ల మేర ఉన్న అన్నదానం డిపాజిట్లు గత రెండేళ్లతో రూ. 22.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 96.54 కోట్లకు చేరాయన్నారు. ఆయా డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీతో నిత్యం మూడు వేల నుంచి నాలుగు వేల మందికి అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఆలయంలో మొత్తం రూ. 250 కోట్ల డిపాజిట్లు ఉండగా, అందులో ఉద్యోగుల పెన్షన్ నిమిత్తం రూ. 57.43 కోట్లు, బంగారు కిరీటం తయారీకి రూ. 2.73 కోట్లు, భూముల అమ్మకం ద్వారా రూ. 1.32 కోట్లు, శాశ్వత పూజల ద్వారా రూ. 11.26 కోట్లు, వేద పాఠశాలకు రూ. 49 లక్షలు ఎఫ్‌డీల రూపంలో ఉన్నాయి.

క్లుప్తంగా

పశువులకు టీకాలు వేయించాలి

డీపీహెచ్‌ఓ డాక్టర్ దివాకర్

మొవ్వ(పామర్రు): జిల్లా పరిధిలోని 25 మండలాల్లో తెల్ల పశువులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ముద్దబొబ్బర్ల చర్మవ్యాధి నిరోధక టీకాలను ఆగస్టు 31వ తేదీ వరకు వేయించాలని పశుపోషకులకు కృష్ణా జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎం.ఎస్.ఎ.దివాకర్ సూచించారు. మండల కేంద్రం మొవ్వ గ్రామంలోని ప్రాంతీయ పశువైద్యాలయంలో జరుగుతున్న ఉచిత టీకా శిబిరాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన పాడి రైతులతో మాట్లాడుతూ.. ముద్దబొబ్బర్ల చర్మవ్యాధి (లంపీ స్కిన్ డిసీజ్) వైరస్ ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. వ్యాధి సోకిన పశువుల శరీరంపై దద్దుర్లు వస్తాయని, అధిక జ్వరం ఉంటుందని, మేత తీసుకోవాటం మానివేసి మృత్యువాత పడతాయని వివరించారు. ఈ వ్యాధి లక్షణాలు కనపడిన వెంటనే పశువైద్యున్ని సంప్రదించాలని సూచించారు. డాక్టర్‌లు సృజన్, మనోజ్ పాల్గొన్నారు.

ప్రచార వాహనం ప్రారంభం



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం కె.ప్రవీణ్ కుమార్ తెలిపారు. సూర్యారావుపేటలోని ఎస్‌బీఐ జోనల్ కార్యాలయం వద్ద డీజీఎం మనీష్ కుమార్ సింగ్‌తో కలిసి రుణ మంజూరు ప్రచార వాహనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. వీధి వర్తకులు, చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, చిన్న చిన్న షాపులలో వ్యాపారాలు నిర్వహించే వారు ఈ పథకం ద్వారా రుణాలు పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. ఇప్పటికే చిరు వ్యాపారాలు ఈ పథకం ద్వారా రుణాలు పొందారని తెలిపారు. నగరంలోని చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా రుణాలు పొందేందుకు సమీపంలోని తమ బ్యాంక్ బ్రాంచ్‌లో సంప్రదించాలని కోరారు. అవసరమైన పత్రాలు సమర్పిస్తే వెంటనే మంజూరు చేస్తారన్నారు. నిర్భర్ నిధి పథకానికి అర్హులు ఈ నెల 31వ తేదీ లోపు ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో సంప్రదించాలని సూచించారు. ఎటువంటి తనఖా లేకుండా వారి అర్హతను బట్టి రూ.10 వేలు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ రుణాన్ని ఏడాదిలోపు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రెండో విడతగా గరిష్ఠంగా రూ.20 వేలు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు.

చిరువ్యాపారులకు వరం.. పీఎం స్వానిధి

అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు



పీఎం స్వానిధి లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీధి విక్రయదారుల ఆత్మ నిర్భర నిధి (పీఎం స్వానిధి) పథకం చిరు వ్యాపారులకు వరం లాంటిదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బందరు రోడ్డులోని కేడీసీసీబీ ప్రాంతీయ కార్యాలయంలో ఎస్ఎల్‌బీసీ, యూబీఐ (జిల్లా లీడ్ బ్యాంక్), మెప్మా, నగర పాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పథకంపై బ్యాంకర్లు, అధికారులకు మంగళవానం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చిరు వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం పీఎం స్వానిధిని ప్రవేశపెట్టిందన్నారు. నగరంలో వీధి వ్యాపారస్తులు, తోపుడు బండ్ల ద్వారా వ్యాపారాలు చేసే వారికి ఈ పథకం వరం లాంటిదన్నారు. చిరు వ్యాపారులు రోజు వారీ పెట్టుబడులకు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని, వచ్చే లాభాన్ని అధిక శాతం వడ్డీలకే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వారి కష్టాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టి రూ.10 వేల వరకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించిందని గుర్తుచేశారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వానిధి మరింత తోడుగా నిలుస్తుందన్నారు. వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర నిధి ద్వారా రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు. మూడు విడతల్లో రుణం అందిస్తారని, మొదటి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల రుణ సదుపాయం పొందవచ్చన్నారు. డిసెంబరు 2024 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందన్నారు. ఈ పథకాన్ని మరింత మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా వడ్డీలో ఏడు శాతం వరకు రాయితీ కూడా లభిస్తుందన్నారు. జగనన్న తోడు పథకం లబ్ధిదారులు క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తున్నారని, వారికి త్వరితగతిన రెన్యూవల్ చేయాలని బ్యాంకర్లను కోరారు. లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కె.ప్రియాంక మాట్లాడుతూ.. పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడతలో జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేల మంది లబ్ధిపొందారని తెలిపారు. పీఎం స్వానిధి పథకం ద్వారా రుణాలు పొందేందుకు వెండింగ్ సర్టిఫికెట్, అర్బన్ లోకల్ బాడీ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలని సూచించారు. మంజూరైన రుణం డీబీటీ విధానంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు జమవుతుందన్నారు. సకాలంలో చెల్లింపులు నిర్వహిస్తున్న లబ్ధిదారులు, రుణాల మంజూరులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కొత్తపేట), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అజిత్‌సింగ్ నగర్), ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు, సిబ్బందిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.శకుంతల, స్టేట్ మిషన్ మేనేజర్ ప్రభావతి, పలువురు బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

వ్యాపారం పేరుతో రూ.55.47 లక్షలకు టోకరా

- నిందితుడిపై పలు జిల్లాల్లో 7 కేసులు
- అరెస్టు చేసిన అవనిగడ్డ పోలీసులు



వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీధరరావు, చిత్రంలో నిందితుడు శ్రావణ్‌కుమార్ (ముసుగు వ్యక్తి)

అవనిగడ్డ: వ్యాపారం చేస్తున్నట్టు నమ్మించి, పలువురికి మాయ మాటలు చెప్పి రూ.55.47లక్షలకు టోకరా వేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నెక్కంటి శ్రావణ్‌కుమార్‌ని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ మురళీధరరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ కేసు వివరాలను విలేకరులకు డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన నెక్కంటి శ్రావణ్‌కుమార్ వ్యాపారం పేరుతో రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో కొంత కాలం ఉన్నాడు. ఎక్కడికెళ్లినా ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నట్టు నమ్మించేవాడు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా కోడూరులో ఉన్న శ్రావణ్‌కుమార్ అవనిగడ్డ మండలం రామకోటిపురం గ్రామానికి చెందిన తోట శ్రీహరి అనే వ్యక్తికి మాయమాటలు చెప్పి అతడి అప్పులు, మోటార్ బైక్ వ్యవహారం సెటిల్ చేస్తానని చెప్పి నమ్మబలికి రూ.9 లక్షల మేర వసూలు చేసి వెళ్లిపోయాడు. అతనితో పాటు శ్రీహరికి చెందిన కారును తీసుకెళ్లాడు. శ్రీహరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యాపారం పేరుతో రైతులకు టోపీ

నెక్కంటి శ్రావణ్‌కుమార్ గతంలో పెడన మండలానికి చెందిన రైతులను మోసం చేసి రూ.14.50 లక్షల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. విస్సన్నపేటకు చెందిన రైతులను మోసం చేసి రూ.5 లక్షలు, కోడూరు మండలానికి చెందిన రైతుల నుంచి రూ.4.50 లక్షల ధాన్యం కొనుగోలు చేసి పరారయ్యాడు. గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రైతుల నుంచి రూ.4.34 లక్షలు, అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన ఓ రైతు నుంచి రూ.1.72 లక్షల విలువగల మినుములు కొని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. అతనిపై కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని విస్సన్నపేట, కోడూరు, పెడన, కాకినాడతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఇతను పలు జిల్లాల్లో మొత్తం రూ.54,47,500 మేర స్థానికులు, రైతులను మోసం చేసి పరారీలో ఉన్నాడు. మంగళవారం అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా శ్రావణ్‌కుమార్ పట్టుబడగా స్థానికుల సమక్షంలో విచారించి అరెస్ట్ చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకుని పనిచేసిన అవనిగడ్డ, కోడూరు ఎస్ఐలు రమేష్, రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మెట్లపై నుంచి పడి కార్మికురాలి మృతి

పెనమలూరు: మండలంలోని కానూరులో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికురాలు ప్రమాదవశాత్తు మెట్ల పై నుంచి కిందపడి మృతి చెందింది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు గ్రామానికి చెందిన సంకు సరోజిని(65) భర్త సుబ్బారావు ఇటీవల మరణించాడు. సరోజిని కానూరులో భవన నిర్మాణ పనులకు వెళ్తూ జీవిస్తోంది. సోమవారం భవన నిర్మాణ పనులు ముగించి మెట్ల మార్గంలో కిందకు దిగుతూ ప్రమాదవశాత్తు పై నుంచి పడి గాయపడింది. ఆమెను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చికిత్సలో చేర్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి కుమారుడు అప్పారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైల్వేలో పాత పెన్షన్ సాధించే వరకు పోరాటం

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వేలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేంత వరకు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, ఎస్ఎఫ్ఆర్ సంయుక్తంగా పోరాటాలు చేస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాఘవేంద్రరావు, ఆమంచి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో మంగళవారం డివిజనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆకుల రాఘవేంద్రరావు, ఆమంచి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. 2004 జనవరి నుంచి రైల్వే సర్వీసులోకి వచ్చిన వారికి పెన్షన్ రద్దు చేశారని, వారికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఒక ఉద్యోగి రైల్వే సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందిన తర్వాత అతని జీవనం వృద్ధాప్యంలో ఎంతో కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నూతన పెన్షన్ విధానంలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.3 వేల నుంచి రూ.3500 వరకు మాత్రమే పెన్షన్ వస్తుందన్నారు. ఈ డబ్బులతో ఉద్యోగ విరమణచేసిన వారి కుటుంబం ఎలా బతుకుతుందని ప్రశ్నించారు? అందుకే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలు బ్రాంచ్‌ల నాయకులు పలు సమస్యలపై మాట్లాడారు. సీ అండ్ డబ్ల్యూ బ్రాంచ్ కార్యదర్శి కర్నాలు సుకుమార్, ఇంజినీరింగ్ బ్రాంచ్ చైర్మన్ రమణారెడ్డి, కార్యదర్శి మూర్తి, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్లు రమేష్, శ్రీనివాసరావు, రాజబాబు, శ్యాం బాబు, సుబ్బారావు, నాగేశ్వరరావు, బాలాజీ పాల్గొన్నారు.

ఉద్యోగాలకు 31 మంది ఎంపిక

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు చూపించేందుకు మంగళవారం జాబ్‌మేళా జరిగింది. నగరంలోని రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగిన ఈ జాబ్‌మేళాలో 31 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 76 మంది జాబ్‌మేళాకు హాజరవగా ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 31 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని జిల్లా ఉపాధి అధికారి విక్టర్‌బాబు తెలిపారు.

నాణ్యత లేని సరుకులు తిప్పి పంపండి

- దుర్గ గుడి ఈఓ భ్రమరాంబ
- అన్నదానం, లడ్డూ పోటు, క్యూలైన్లలో తనిఖీలు



అన్నదానంలో సరుకులను పరిశీలిస్తున్న ఈఓ భ్రమరాంబ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అన్నదానం, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులు నాణ్యత లేకుంటే వెంటనే కాంట్రాక్టర్‌కు తిప్పి పంపేయాలని దుర్గగుడి ఈఓ భ్రమరాంబ ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ఆలయంలోని అన్నదానం, లడ్డూ తయారీ పోటు, క్యూలైన్లను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. తొలుత అన్న ప్రసాదానికి వినియోగించే కూరగాయలు, బియ్యం, పప్పులు, ఇతర సరుకులను పరిశీలించారు. అనంతరం లడ్డూ తయారీ పోటుకు వెళ్లి తయారీకి వినియోగించే జీడిపప్పు, యాలకులు, కర్పూరంతో పాటు ఇతర సరుకులను పరిశీలించారు. యాలకుల నాణ్యత సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం కుదుర్చుకున్న శాంపిళ్లతో సరి చూశారు. యాలకులను తిరిగి పంపి, నాణ్యత ఉన్న వాటిని వినియోగించాలని సూచించారు. నాణ్యత లేని సరుకులను వినియోగిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం రూ.500 క్యూలైన్‌కు వెళ్లి భక్తుల వద్ద టికెట్లను తనిఖీ చేశారు. సిఫార్సులతో వచ్చే భక్తులను రూ.300 టికెటు క్యూలైన్‌లోనే దర్శనానికి పంపాలని సూచించారు.

12న విజయ డెయిరీ ఎన్నికలు



శివజ్యోతికి డిక్లరేషన్ ఫారం అందజేస్తున్న ఎన్నికల అధికారి గురునాథం

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ది కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) పాలక వర్గ సభ్యుల ఎన్నికలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. జనరల్ కేటగిరీలో రెండు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. పాలడుగు వసంతకుమార్, దాసరి బాలవర్ధనరావు, వేమూరి సాయి వెంకటరమణ ఎన్నికల బరిలో నిలిచారు. ఇక మహిళా విభాగంలో శనగల వెంకట శివజ్యోతి నామినేషన్ ఒకటే దాఖలు కావడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి ఎల్.గురునాథం ప్రకటించారు. శివజ్యోతికి డిక్లరేషన్ ఫారాన్ని అందజేయగా, తోటి సభ్యులు, చైర్మన్ చలసాని ఆంజనేయులు అభినందనలు తెలిపారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ముగ్గురు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించారు. పాలడుగు వసంతకుమార్‌కు బ్రష్, దాసరి వెంకట బాలవర్ధనరావుకు బకెట్, వేమూరి సాయి వెంకట రమణకు కొబ్బరి కాయ గుర్తు కేటాయించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని యూనియన్‌కు చెందిన 397 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శనివారం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మూడు గంటల తర్వాత నుంచి పోలైన ఓట్ల లెక్కింపు, ఐదు గంటలకు ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

రైల్వేస్టేషన్‌లో వృద్ధుడి మృతి



రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటనపై జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో 4, 5 ప్లాట్‌ఫారాల ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల వద్ద ఓ వృద్ధుడు అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్వీపర్ వెంటనే స్టేషన్ సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన రైల్వే డ్యూటీ డాక్టర్‌ను పిలిపించి పరీక్షించగా ఆ వృద్ధుడు మృతి చెందాడని తేలింది. జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు 70 ఏళ్లు ఉంటుందని, అతని ఆచూకీ తెలిపే ఎటువంటి ఆధారాలూ లభ్యం కాలేదని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు తమకు సమాచారం అందించాల్సిందిగా విజయవాడ జీఆర్‌పీ పోలీసులు కోరారు.

కారుతో ఢీకొట్టి హత్యాయత్నం



తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన చోడవరపు రాజు

పెనమలూరు: మండలంలోని గోసాల గ్రామంలో ఓ యువకుడిని కొందరు వ్యక్తుల కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ ఎం. కిషోర్‌బాబు కథనం మేరకు.. గోసాల ఎస్సీ కాలనీకి చెందిన చోడవరపు రాజు (25)కు గ్రామంలో జుజ్జవరపు రాజేష్ మరి కొందరితో పాత గొడవలు ఉన్నాయి. గోసాల ఎస్సీకాలనీలో ఉన్న తన సోదరుడి దుకాణంలో గతంలో దొంగలు పడిన నేపథ్యంలో సోమవారం వేకువజామున రాజు తనిఖీలకు వెళ్లాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న జుజ్జవరపు రాజేష్ అతడితో గొడవ పడి హతమార్చడానికి రెండు సార్లు కారుతో ఢీ కొట్టాడు. గాయాలతో పారిపోతున్న రాజుపై చోడవరపు జాన్, బ్రాహ్మిణి, అరుణ కర్రలతో దాడి చేశారు. గ్రామస్తులు స్పందించి రాజును కాపాడారు. కారు ఢీ కొట్టడంతో కాళ్లు, చేతులు విరిగిన రాజును పోరంకిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

కుమార్తె ప్రేమ వివాహం ఇష్టంలేక తల్లి ఆత్మహత్య

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంటాననడంతో ఇష్టంలేని ఓ తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విద్యాధరపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విద్యాధరపురం టీవీ కృష్ణారావు వీధిలో పాలూరి గణేష్ కుమార్, లలిత దంపతులు నివసిస్తున్నారు. గణేష్‌కుమార్ వన్‌టౌన్‌లోని ఓ వర్క్‌షాపులో బంగారం పనిచేస్తుంటాడు. వారికి ఇద్దరు సంతానం. కుమార్తె సుప్రియ ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాను ఒక అబ్బాయిని ఇష్టపడ్డానని, కులాంతర వివాహం చేసుకుంటానని సుప్రియ తల్లిదండ్రులకు చెప్పింది. అందుకు తండ్రి అంగీకరించగా తల్లి లలిత వ్యతిరేకించింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుమార్తె పెళ్లి విషయం వచ్చినప్పుడల్లా లలిత కోపంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకునేది. మంగళవారం ఉదయం కుమార్తె పెళ్లి వ్యవహారం మరోసారి భార్యాభర్తల మధ్య చర్చకు వచ్చింది. కుమార్తె ప్రేమ వివాహం ఇష్టంలేని లలిత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. గణేష్ కుమార్ తలుపు తీయాలని కోరినా లలిత నుంచి స్పందన రాలేదు. తలుపు సందులోంచి చూడగా ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో భయపడిన గణేష్ కుమార్ తన అన్నతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి లలితను కిందికి దింపారు. గణేష్‌కుమార్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హత్య కేసులో భార్యాభర్తలకు రిమాండ్

పెనమలూరు: మండలంలోని యనమలకుదురు గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులైన భార్యాభర్తలకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. పెనమలూరు సీఐ ఎం.కిషోర్‌బాబు కథనం మేరకు.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన గ్రంధి పురుషోత్తంను యనమలకుదురుకు చెందిన భార్యాభర్తలైన బలగం శశికళ, మొహిందర్ హత్య చేశారు. ఈ నెల ఒకటో తేదీన తేదీన పురుషోత్తంను తమ ఇంటికి తీసుకొచ్చి మద్యం తాగించిన తరువాత ఇంట్లోనే హత్య చేశారు. అతడి మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో ఉంచారు. ఆ తరువాత అద్దెకారు తీసుకొచ్చి మృతదేహాన్ని బొంతలో చుట్టి కారు డిక్కీలో ఉంచి, రాజమండ్రి దవళేశ్వరం బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గోదావరి నదిలో పడేశారు. పోలీసుల విచారణలో పూర్తి ఆధారాలు లభించటంతో నిందితులను సోమవారం రాత్రి కోర్టులో హాజరు పరిచారు. భార్యాభర్తలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు తరలించారు. పురుషోత్తమ్ వద్ద ఉన్న బంగారు ఆభరణాల కోసం హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని సీఐ తెలిపారు.

దారి దోపిడీ కేసులో నిందితుల గుర్తింపు

తాడేపల్లి రూరల్(మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని రేపల్లె–కనకదుర్గ వారధి కరకట్ట వెంబడి జరిగిన దారి దోపిడీ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలస సాయిరామ్ ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో ఓ అధికారి దగ్గర కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తాను పనిచేస్తున్న అధికారిని బైపాస్ రోడ్డులోని కనకదుర్గ వారధి వద్ద రేపల్లె కరకట్ట వెంబడి బంధువుల ఇంట్లో దించి, కరకట్ట మీదుగా నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి సాయిరామ్‌ను బెదిరించి అతని చేతిలోని సెల్‌ఫోన్, రూ.2,200 నగదు, ఏటీఎం కార్డు లాక్కుని పరారయ్యారు. వెంటనే సాయిరామ్ తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించ లేదు. సాయిరామ్ వద్ద దొంగిలించిన ఏటీఎం కార్డును ఉపయోగించి విజయవాడలోని ఒక ఏటీఎం సెంటర్‌లో రూ.7300 డ్రా చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. దారిదోపిడీకి పాల్పడింది ఇద్దరు పాత నేరస్తులుగా గుర్తించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్‌కు చెందిన అన్నపురెడ్డి బాల శివశంకర్ రెడ్డి, తాడేపల్లి క్రిస్టియన్ పేటకు చెందిన బాబును నిందితులుగా నిర్ధారించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులను వివరణ కోరగా సాయిరామ్‌ను బెదిరించిన వ్యక్తులను గుర్తించామని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు.